Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 55

(Feb. 28, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 55

(Feb. 28, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

గివ్:బాదమ్స్లో 'ప్రజాశక్తి'

ప్రజాశక్తి దినపత్రికను బెజవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంటకల్, బళ్ళారి, విదదవోలు, తిరుపతి రైల్వేస్టేషన్లలోని హిగ్గింబాదమ్స్ పుస్తకశాలలలో అమ్మడానికి ఏర్పాట్లు చేశాం. పాఠకులు గమనించ ప్రార్థన.

మేనేజరు.

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 28—2—47 శుక్రవారం [సంచిక 55

అసెంబ్లీపార్టీ విచారణ కమిటీ మొదటి సమావేశం

ప్రకాశం, రంగాగార్లు మాత్రమే హాజరు

మద్రాసు, ఫిబ్రవరి 27

అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ విచారణకమిటీ ప్రథమ సమావేశం ఈ వేళ సెక్రటేరియటు భవనంలో జరిగింది. కమిటీ అధ్యక్షుడయిన ప్రకాశంగారూ, రంగాగారు మాత్రమే ఈ వేళ హాజరయారు. మిగిలిన వారిలో కామరాజ నాడార్ కమిటీలో పాల్గొన నిరాకరించారు. శేషం, కర్ణాటక ప్రతినిధులింకా రాలేదట.

భస్మాసుర హస్తప్రసారం

కాంగ్రెస్‌వాదులపై ఆర్డినెన్సు ప్రయోగం

మధుర, ఫిబ్రవరి 26

అఖిలభారత కాంగ్రెసు కమిటీ సభ్యుడు, రామనాథ్ జిల్లా కిసాన్ కాంగ్రెసు అధ్యక్షుడునగు కె. ముత్తుస్వామి వల్లత్తరుమగారిని, మరి యిద్దరు కాంగ్రెసువారిని నేడు రామనాథ్ పోలీసులు మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సు క్రింద దేవకోటలో అరెస్టు చేశారు.

అరెస్టయిన మిగిలిన యిద్దరిలో ఒకరు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కె. వి. సేతు రామచంద్రన్. రెండోవారు రామనాథ్ జిల్లా కిసాన్ కాంగ్రెసు కార్యదర్శి కె. రామన్.

రామనాథ్ జిల్లాలో రైతులలో పనిచేసినందుకుగాను వీరు అరెస్టు చేయబడినట్లు తెలుస్తోంది.

రైతుల ఊరేగింపుపై పోలీసు కాల్పులు

3 మంది మరణం

కలకత్తా, ఫిబ్రవరి 26

తుమానియా అనే గ్రామంలో పోలీసులు, జమీందారీ రౌడీలు తుపాకులు కాల్చి నలుగురిని చంపినందుకు నిరసన తెల్పుతూ ఠాకుర్‌గావ్‌లో నేడు బ్రహ్మాండమైన ప్రదర్శనం జరిగింది. పట్టణమంతా హర్తాళ్ జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి రైతులు ఊరేగింపులతో వచ్చి ప్రదర్శనాలలో పాల్గొన్నారు.

ఈ ఊరేగింపులను చెదరకొట్టేందుకంటూ పోలీసులు విచ్చలవిడిగా తుపాకులు కాల్చారనీ, ఫలితంగా ముగ్గురు రైతులు చనిపోయారనీ వార్తలు వచ్చాయి.

[పోలీసులు జరిపిన ఈ కాల్పులు తాత్కాలికమైన ఆలోచనతో చేసినవి కావనీ, అధికారులు తగు బందోబస్తుతో ఒక ప్లాను ప్రకారము చేశారనీ మా విలేఖరి వ్రాస్తున్నారు. 20 వ తేదీన తుమానియా కాల్పుల అనంతరం ఠాకుర్‌గావ్ హాస్పిటలులో ముందు ముందు ఉపయోగించడంకోసం శయ్యలూ, నెప్పులూ, డాక్టర్లూ సిద్ధం చేయబడ్డారు. నగరంలోని డాక్టర్లందరకూ శాలీదులు పంపబడ్డాయనీ మా విలేఖరి తెల్పుతున్నారు.]

కాంగ్రెస్ అధికారంలోవున్నా

రాజకీయ ఖైదీలు హక్కులకై నిరశనవ్రతం చేయకతప్పదా?

సామాన్యసౌకర్యాలు ఇవ్వడానికి భాష్యంమంత్రి నిరాకరణ

(మా విలేఖరి)

మద్రాసు, ఫిబ్రవరి 26

ఫిబ్రవరి 19 న వెల్లూరు జైలుకు మద్రాసు న్యాయశాఖమంత్రి భాష్యం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జైలులోని డిటెన్యూల తరఫున కామ్రేడ్సు ఎన్. కె. కృష్ణన్, ఆర్. రామనాథన్, ఎ. కె. గోపాలన్, ఎన్. ప్రసాదరావుగార్లు ఆయనతో తమ యిబ్బందులను గురించి చెప్పారు.

కమ్యూనిస్టుల కోరికలను వేటినీ అంగీకరించవని మంత్రి పూర్తిగా నిరాకరించారు. అర్జెంటుల కాలంలో డిటెన్యూలకిచ్చిన సౌకర్యాలు కూడా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఏమంటే కమ్యూనిస్టులు దౌర్జన్యపరులు. ప్రజా ప్రభుత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నారట!

డిటెన్యూలకిచ్చే 12 అణాలన్నర భత్యం ఎక్కువన్నాడు. నిజానికి ఈ మాట అనడం ఏ కాంగ్రెసు మంత్రికి సిగ్గుచేటుమరొకటి లేదు. భారతదేశంలో సామాన్య పౌరుడికి ఆదాయం అంతకంటె యెక్కువ లేదని కూడ చెప్పారు.

అరుదయిన వచ్చేకానే అధికారం ఇవ్వాలంటే పాలిపోయిన డిటెన్యూలు వ్రాసి ఇవ్వాలట. పైగా పూర్వకార్యంలాగ 42 లో కాంగ్రెస్ డిటెన్యూలు అవిధంగా వ్రాసి ఇవ్వారని చెప్పారు.

ప్రభుత్వం నిషేధించని పుస్తకాలు, పత్రికలు ఇవ్వాలనే కోరికనుకూడా నిరాకరించారు.

కార్మిక, రైతుపోరాటాలలో శిక్షించబడినవారిని, కూలీలను రాజకీయ ఖైదీలుగా చూడడానికి ఆయన నిరాకరించారు. డిటెన్యూలకు బట్టలు ఇవ్వ నిరాకరించారు. నాలుగు నెలల గర్భవతియైన కామ్రేడ్ కమలా రామస్వామి (స్త్రీల జైలులో డిటెన్యూ)కి ప్రత్యేక సౌకర్యాలనివ్వ నిరాకరించారు.

తమ సౌకర్యాలకొరకై వేలూరు డిటెన్యూలు నిరశనవ్రతం చేయనున్నారని ఇంతకు పూర్వం వార్త రానేవచ్చింది. చివరకు కాంగ్రెసుమంత్రుల పరిపాలనలో కూడ సామాన్య మానవసౌకర్యాల కొరకై డిటెన్యూలు నిరశన వ్రతానికి ఉద్యమించవలసి వుండడం కాంగ్రెసు ప్రభుత్వానికి తలవంపు.

మధుర మ్యునిసిపల్ కార్మికుల సమ్మె

మధుర, ఫిబ్రవరి 26

మధుర మ్యునిసిపల్ వర్కర్సు యూనియన్ నాయకులు నెలరోజుల లోపున అధిక జీతాలు, కరువుభత్యం యివ్వకుంటే సమ్మె చేస్తారని కార్మికుల తరఫున మ్యునిసిపల్ అధికారులకు నోటీసు యిచ్చారు.

ఎలక్ట్రికల్ పనివారు, డ్రైనేజి పనివారు కూడ సమ్మెలో చేరుతారు.

ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పనివారి సమ్మె

కాన్పూర్, ఫిబ్రవరి 25

అఖిలభారత ఆర్డినెన్సుఫ్యాక్టరీ పనివారి ఫెడరేషను కార్యవర్గం నిన్నను సమావేశమై దేశవ్యాప్తమైన సమ్మె జరపడానికి తీర్మానించారు. పనివారిని మారు ఉద్యోగాలు చూపకుండా పనులనుంచి తొలగించరాదు అనేది వారి ప్రధానమైన కోరిక.

ఈ తీర్మానాన్ని కార్యరూపంలో పెట్టేటందుకై ఒక కార్యక్రమం వేసుకొన్నారు.

ప్రధానిపై అవిశ్వాసం

పార్టీసమావేశానికి కాంగ్రెస్ కార్యదర్శి రాక

మదరాసు, ఫిబ్రవరి 27

అఖిలభారత కాంగ్రెసు కార్యదర్శి శంకరరావుదేవ్‌గారు విమానంలో ఇక్కడికి నిన్న సాయంత్రం వచ్చారు. మదరాసు ప్రధానిపై కాంగ్రెసుపార్టీ సభ్యులు తెచ్చిన అవిశ్వాస తీర్మానం 28 వ తేదీ చర్చకు రానున్నది. ఆసందర్భంలోనే శంకరరావుదేవుగారు వచ్చారు. కాంగ్రెసు నాయకత్వంనుండి ఏదైనా శాసీదు తెచ్చారా అని అడగ్గా "వారు చెప్పడానికి నిరాకరించారు.

ప్రకాశంగారు దేవుగారిని కలుసుకుని సంప్రతించారు. రంగా, కామరాజనాడార్ గారలుకూడ రాత్రి దేవుగారితో మాట్లాడారు. చాలమంది కాంగ్రెసువాదులు వీరితో మాట్లాడుతున్నారు. పరిస్థితులన్నిటినీ తెలుసుకుంటున్నానని మాత్రమే శంకరరావుదేవుగారు విలేఖరులకు తెలిపారు.

మూడవ తరగతి ప్రయాణీకుల సౌకర్యాలు

2 కోట్లు ఖర్చుపెట్టడానికి నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25

కేంద్రశాసనసభలో రైల్వే డిమాండుపై వచ్చిన కోత తీర్మానం చర్చించి ఉపసంహరించబడింది. మూడవ తరగతి పెట్టెలలో విపరీతమైన సమ్మర్దం, బళ్ళు సకాలంలో చేరకపోవడం, ఆరోగ్యసౌకర్యాలు లేకపోవడం, ఉద్యోగుల లంచాలు, అమర్యాదకర ప్రవర్తన, ప్రయాణీకులకు సౌకర్యాలు లేకపోవడం మొదలగు వానిని సభ్యులు చాల తీవ్రంగా ఆక్షేపించారు. చర్చకు రైల్వే శాఖసభ్యుడు జాన్‌మత్తై నేడు సమాధానం ఇస్తూ ఇల్లా చెప్పారు:

"మూడవతరగతి ప్రయాణీకుల సౌకర్యాలకై ఇదివరకు ఒక కోటిరూపాయలు నిర్ణయించాం. చర్చలు విన్నాక మరియొక కోటి రూపాయలు దానికోసం ప్రత్యేకించాలని నిశ్చయించాం.

"జన సమ్మర్దం తగ్గించేటందుకై ఎక్కువ పెట్టెలు ఉపయోగించాలి. యుద్ధానికిపూర్వం కంటె ప్రయాణీకుల సంఖ్య నూటికినూరు పెరిగినా, పెట్టెలు నూటికి 15 మించిపెరుగలేదు. ఎక్కువ పెట్టెలు నిర్మించడానికి ప్రయత్నాలు జరుపుతున్నాం. కాని ప్రస్తుతం వున్న పరిస్థితిలో అదిటక్కున ఏర్పాటుకోజాలదు.

"త్వరలోనే 3 వ తరగతికి సౌకర్యాలు పెంచుతాం."

సర్దార్ మంగల్‌సింగ్ రూపాయికి లోపు టిక్కెట్ల రేటును పెంచరాదంటూ ఒక కోత తీర్మానాన్ని చర్చకు పెట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదోద్యోగులుకూడా రూపాయికి లోపు టిక్కెట్లపై రేటు పెంచడం న్యాయం కాదనే నిర్ణయించారు. జాతీయ ప్రభుత్వ సభ్యుడు వారు చేయదలచుకోని పని చేస్తున్నాడు అని అధిక్షేపించాడు.

8 అణాలలోపు టిక్కెట్ల ఖరీదును పెంచరు

ఈ కోత తీర్మానానికి సమాధానమిస్తూ జాన్‌మత్తై ఈ విధంగా చెప్పారు:

"8 అణాలలోపు టిక్కెట్లఖరీదును పెంచరాదనే ప్రభుత్వ నిర్ణయం. అవిధంగా చేస్తేనే ఆదాయంలో 85 లక్షలు తగ్గుతుంది. రూపాయకులోపు టిక్కెట్లపై పెంపుదల రద్దుచేస్తే 2 కోట్లు దరిదాపు నష్టంఉంటుంది కనక సర్దార్ మంగల్‌సింగ్ సూచనను అంగీకరించలేము.

"అర్ధరూపాయలోపు టిక్కెట్లుగల ప్రదేశాలమధ్యనిచ్చే సీజన్ టిక్కెట్ల ఖరీదు కూడా పెంచబడదు.

ఆసియాలో బ్రిటిష్‌మిలిటరీ

కుట్రల నరికట్టడం అత్యావసరం

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభలో పామీదత్తు ఉద్బోధ

లండన్, ఫిబ్రవరి 26

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ ఈవేళ లండనులో ప్రారంభమయింది. బ్రిటన్, కనడా, ఆస్ట్రేలియా, ఇండియా, బర్మా, మలయా, సిలోన్, సైప్రస్, దక్షిణాఫ్రికా, పాలస్తీనా, ఉత్తర ఐర్లాండు దేశాలనుండి 250 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియానుండి డాక్టరు అధికారి వచ్చారు.

ఈవేళటి సమావేశానికి సిలోన్‌పార్టీ అధ్యక్షుడు డాక్టరు విక్రమసింఘే అధ్యక్షత వహించాడు. ఈయన సిలోన్ శాసనసభకు ఇటీవల జరిగిన బై-ఎలక్షన్‌లో, మొత్తం 28 వేల వోట్లలో 25 వేల వోట్లతో ఎన్నుకోబడిన ప్రజానాయకుడు.

బ్రిటిష్‌పార్టీ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ రజనీ పామీదత్తు ఈవేళటి సమావేశంలో ఉపన్యసిస్తూ, ఇండియాలో బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు సాగింపదలచిన మిలిటరీ సన్నాహాలను బట్టబయలుచేసి, ఖండించాడు.

"1950 జులై నాటికి ఇండియాలో 18 దళాల విమాన మూలబలాన్ని పేకరించి ఉంచాలని బ్రిటిష్ విమానశాఖ మంత్రి ఉత్తరువులు జారీచేశాడు. వీటిలో, దూరప్రదేశాలపైకి పోయి దాగం బాంబర్‌దళాలు ఆరు ఉండాలట. ఈవిమాన మూలబలంలో 1948 ఆఖరికి 11 దళాలు సిద్ధం కావాలట," అని పామీదత్తు వివరించాడు. ఇంకా ఇలా అన్నాడు.

సోవియట్ వ్యతిరేక కుట్రలు

"అభివృద్ధి నిరోధకమయిన ఈ మిలిటరీ సన్నాహాలు బ్రిటిష్ ప్రజాసీకానికి, ధామినియన్ల, ఇండియా, తదితర వలసదేశాల ప్రజలకూ చాల ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నరికట్టడం ఈదేశాలన్నిటికీ శ్రేయస్కరము. కాబట్టి ఈ సన్నాహాల నెదుర్కొని అంతమొందింపచేయడమే మన విధి.

"కాశ్మీర్ సంస్థానంలో, సోవియటు సరిహద్దును అనుకొని వున్న గిల్గిట్ ప్రాంతాన్ని వేరుచేసి ఒక ప్రత్యేక మిలిటరీ కేంద్రంగా పునర్నిర్మిస్తున్నారు. అదే సమయంలో, ఇండియా అంతటా సోవియటు వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తున్నారు. సోవియటుపై దెబ్బతీసి, ప్రపంచాధిపత్యం సంపాదించాలనే ఉద్దేశంతో సామ్రాజ్యవాదులు పన్నుతున్న వ్యూహంలో ఇవన్నీ వివిధ అంశాలని స్పష్టమవుతుంది.

"పడమటి ఆసియాలో బ్రిటను పెద్దపెద్ద సేనలను ప్రోగుచేస్తుంది. ఆదేశాల్లో శాంతి భద్రతలను కాపాడ్డంకోసమే ఇలాచేస్తున్నారనడం పచ్చి అబద్ధం. పడమటి ఆసియాను సోవియటు వ్యతిరేక కేంద్రంగా నిర్మించాలనే ఉద్దేశమే దీనికి ముఖ్యకారణం."

దక్షిణాఫ్రికాలోని స్మట్సు ప్రభుత్వాన్ని ఖండిస్తూ పామీదత్తు ఇలా అన్నాడు:

"అది కలుషపూరితము; అభివృద్ధికాముకుల రక్తకళంకితము. దక్షిణాఫ్రికానుండి ఈ సమావేశానికి రాదలచిన పార్టీప్రముఖులపయి తప్పుడు కేసులు బనాయించి, రాకుండా చేసినది ప్రభుత్వం."

అమెరికా చేతిలో కనడా కీలుబొమ్మ అయిపోతూంది

కనడా 'లేబర్ ప్రోగ్రెసివ్‌పార్టీ' నాయకుడు టిమ్‌బక్ మాట్లాడుతూ "అమెరికా సామ్రాజ్యవాదానికి కనడాను ముడిపెట్టాలని కనడా పాలకవర్గం ఉబలాట పడుతూంది. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా విచ్ఛిన్నం కాకుండా ఉండాలని కూడా వారు కోరుతున్నారు" అని అన్నాడు.

సోవియటు వ్యతిరేక కుట్రలో ఉత్తర ఐర్లండును కూడ చేర్చడానికి యత్నం

"బ్రిటన్, అమెరికాలు సాగిస్తున్న సోవియటు వ్యతిరేక కుట్రలో ఉత్తర ఐర్లండును కూడా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఉత్తర ఐర్లండుపార్టీ నాయకుడు విలియం మేక్‌కుల్లో తన ఉపన్యాసంలో బయటపెట్టాడు.

"ఐర్‌లండు ఉత్తర ఐర్లండును చీలదీసి బ్రిటన్ తనక్రింద ఉంచుకుంది. ఈ చీలికను బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతున్నాం. ఏ దేశానికయినా ఇలాంటి చీలికలు చాల అనర్థదాయకం. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియానుకూడా ఈ విధంగానే చీలదీసి, ఒక వంద ప్రత్యేక రాజ్యాలను నిర్మించి తన పెత్తనంకింద ఉంచుకోవాలనుకుంటూంది," అని ఆతను ఖండించాడు.

ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానం ఆదేశ స్వాతంత్ర్యానికే భంగం

ఆస్ట్రేలియా పార్టీనాయకుడు జాన్ బి. హెన్రీ మాట్లాడుతూ, "విదేశ వ్యవహారాల్లో ఆస్ట్రేలియా లేబరు ప్రభుత్వం బ్రిటన్, అమెరికాల అడుగుజాడల్లోనే నడుస్తుంది," అని అన్నాడు. "ఇది ఆస్ట్రేలియా స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమిస్తుంది" అని ఖండించాడు.

పాలస్తీనాలో సామ్రాజ్యవాదుల నిజ ఉద్దేశాలు

'పాలస్తీనా స్వాతంత్ర్య సమితి' నాయకుడు ఎమిల్ టోమా ఇలా అన్నాడు:

"యూదుల, అరబ్బుల శ్రేయస్సును గురించి దామెంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు అటు అమెరికా ప్రభుత్వమూ, ఇటు బ్రిటిషు ప్రభుత్వమూ నటిస్తున్నాయి. అదంతా పచ్చి బూటకం. మిలిటరీ రీత్యా పాలస్తీనా మంచి కీలకస్థానంలో వుండడమూ, అది పెద్ద నవ్లయి కేంద్రంగా వుండడమే ఈ సామ్రాజ్యవాదుల కిరుదాకటాక్షాలకు మూల కారణం. పాలస్తీనా సమస్య సంతృప్తికరంగా పరిష్కారం కాకపోడానికి కూడా వీరి స్వార్థవృష్టే కారణం.

"పాలస్తీనాలో తగాదా యూదు, బ్రిటిషు ప్రజల మధ్య కాదు. బ్రిటిషు, అమెరికా సామ్రాజ్యవాదులకూ యూదు, అరబ్బు ప్రజాసీకానికి మధ్య తగాదా అది."

పాపెన్‌కు శిక్ష

నూరెంబర్గు, ఫిబ్రవరి 24

లోగడ నూరెంబర్గు విచారణలో అధిక సంఖ్యాక జడ్జీలచేత నిర్దోషి అని ప్రకటించబడిన వాన్‌పాపెన్‌పై 'నాజీ నిర్మూలన కోర్టు' వారు తిరిగి విచారణ జరిపారు. జర్మనీలో హిట్లరు నాజీల నియంతృత్వానికి పాపెన్ ముఖ్యకారకుల్లో ఒకడని ఈ కోర్టువారు ఈవేళ తీర్పుచెప్పి అతనికి ఎనిమిదేళ్ళ శిక్ష విధించారు. అతని ఆస్తి యావత్తూ స్థానికప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా తీర్పు చెప్పారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 28 : శుక్రవారం

డిటెన్యూల సౌకర్యాలు

విచారణ లేకుండా వ్యతిరేక రాజకీయ [illegible] ఉన్నవన్న కారణంతోనే ఖైదీలుగా నిర్బంధించడం ప్రజాతంత్ర పద్ధతికి తిలాం[జలి] వదలడమే అవుతుంది. ఈ సత్యాన్ని [ప్ర]తి స్వతంత్ర ప్రియుడూ, ప్రతి ప్రజా[స్వా]మ్యవాదీ అంగీకరిస్తారు.

సామ్రాజ్యవాద ప్రభుత్వం దేశంలోని స్వతంత్ర వీరులను పూర్వం విచారణ [లే]కుండా జైళ్ళలో నిర్బంధించినప్పుడు ఇది [నిరం]కుశ నియంతృత్వ విధానమని భారతదేశ [ప్రజా]నీకం గర్హించింది.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్డినెన్సు [రా]జ్యంలో విచారణ లేకుండా ఎందరినో జిల్లాలు జైళ్ళలో నిర్బంధించింది. ఈ రాజ[కీయ] ఖైదీలస్థితి దుర్భరంగా వున్నట్లు వార్తలు వస్తున్నవి.

మదరాసు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాం[గ్రె]సు అధ్యక్షుడు చక్రియ్యా చెట్టిగారు ఈ [రాజ]కీయ ఖైదీల దురవస్థనుగూర్చి ఫిబ్రవరి [illegible] ఒక ప్రకటన చేశారు. అందులో వారు [ఇ]ట్లన్నారు :

"నేరారోపణలేని ఈ డిటెన్యూలకు [సి] క్లాసు ఖైదీలకిచ్చేట్లు రోజుకు 0-12-6 [ఇ]స్తున్నారు. జైలుఉద్యోగులు చేసు[కునే] మోసంవల్ల ఖైదీకి చేరునప్పటికి ఏ 8 అణాల [ఖ]రీదు వస్తువులో మిగుల్తాయి. 1940-45 వారు అర్డినెన్సుకాలంలో మొదటితరగతి డిటెన్యూలకు రోజుకు 1-14-0, రెండవ తరగతివారికి 1-5-0 ఇచ్చేవారు. కాంగ్రెస్ మంత్రుల కాలంలో అందులో సగంకూడ ఇవ్వలేదంటే ఏమనుకోవాలి ?"

అలాగే పూర్వం అర్డినెన్సుకాలంలో ఏడాదికి గుడ్డలకు రు 60 ఇచ్చేవారు. నేడు కేవలం 'సి' క్లాసు గుడ్డలిస్తున్నారు.

ఇదిగాక రాత్రులపూట 'లాకప్' చేస్తున్నారు. డిటెన్యూలను ఇంతకుపూర్వం ఎన్నడూ 'లాకప్' చేసే అలవాటులేదు.

ఈ నెల 19 వ తేదీ న్యాయశాఖామంత్రి [భా]ష్యంగారు వెల్లూరుజైలుకు వెళ్ళారు. వారిని డిటెన్యూలు కలుసుకొని తమ కోర్కెలను తెలియజేశారు. అర్డినెన్సు కాలంలో [నా]గైనా డిటెన్యూలను చూడ్డానికి మంత్రిగారు నిరాకరించారు. ఇంతేగాక భాష్యంగారి [వా]దన, నిరంకుశ సామ్రాజ్యవాదులధోరణిగా వుంది. కాని బాధ్యతగల ప్రజామంత్రికి తగినదిగాలేదు. అవమానకరమైన షరతులను కూడ ఆయన కోరారు.

(1) లాకప్‌తీసివెయ్యాలి. (2) ప్రభుత్వం సప్లయిచేసినవిగాక మిగతపత్రికలు, పుస్తకాలు అనుమతించాలి. (3) కార్మిక - కర్షక పోరాటాలలో జైలుకువచ్చినవారిని రాజకీయ ఖైదీలుగా మార్చాలి. ఇలాంటి సర్వసామాన్యమైన కోర్కెలనే డిటెన్యూలు కోరారని తెలుస్తున్నది. కాని వీటన్నిటిని మంత్రిగారు నిరాకరించారు.

ఇంత అమానుషంగా విచారణచేయక నిర్బంధించిన రాజకీయ వాదులను ప్రభు[త్వం] చూస్తున్నదంటే ఓటుంగా సహించ[రాని] [illegible]. అందులో కాంగ్రెసు ప్రభు[త్వం] [illegible] రాజకీయఖైదీల పరిస్థితి ఇంత [illegible] కావడం ప్రజలు క్షమించరు.

ఈ ప్రభుత్వం న్యాయమైన కోర్కెలను [ని]రాకరించి నప్పుడు, తమ వాంఛ[లు] [illegible] డిటెన్యూలు నిరశన ప్రతాపకే [illegible] ఇదివరకు ఒకరో [illegible] నిరశన ప్రతం గావించారు. [ఇ]లాంటి పరిస్థితిలో దేశప్రజల కర్తవ్య[మే]మిటి ? ప్రజల విద్యుక్త ధర్మమేమిటి ?

వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిటెన్యూల కోర్కెలను ప్రభుత్వం అమో[దిం]చేట్లు చేయాలి. ఈ నాగరిక ప్రభు[త్వ]ం చేయవలసిన కనీసధర్మమని [illegible]రాలి. కాంగ్రెస్ మంత్రివర్గాన్ని [illegible] బాధ్యత కాంగ్రెస్ వాదులది [కూడా] [illegible].

[illegible] తక్షణమే [illegible] [illegible]మాలను వరించవలసిన బాధ్యత [illegible] కార్మిక కర్షకులది. ప్రతిప్రజా[స్వా]మ్యవాదిది. వీరుతమ కర్తవ్యాన్నెన్నడూ [illegible]రు.

అందరు ప్రభుత్వోద్యోగులకు వలెనే సౌకర్యాలన్నీ కలిగించాలని ఆందోళన

ఆంధ్రరాష్ట్ర ఉపాధ్యాయ ప్రతినిధుల సమావేశంలో

గుంటూరు, ఫిబ్రవరి 25

ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రాథమికోపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం 23-2-47 న గుంటూరు హిందూకాలేజీ హైస్కూలులో జరిగింది. వివిధప్రాంతాలనుండి 24 సంఘాల ప్రతినిధులు హాజరయినారు. సమావేశానికి శ్రీ సి. హెచ్. లక్ష్మయ్యగారు అధ్యక్షత వహించారు. కారణాంతరాలచే హాజరుగాలేని ప్రతినిధులు సందేశాలు పంపుతూ సమావేశంలో నిర్ణయించిన కార్యక్రమానికి తమ పూర్తి సానుభూతి, సహకారాలుంటాయన్నారు.

1. ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘమును స్థాపించుటకు తగిన పరిస్థితులను కల్పించుటకై, "ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘ నిర్మాణ కార్యవర్గము" అను పేరుతో ఒక తాత్కాలిక కమిటీని యీ క్రింది సభ్యులతో స్థాపించుటకు తీర్మానించడ మయినది. అవసరమయిన సభ్యులను కోఆప్టు చేసుకొనుటకు కమిటీకి అధికారమున్నది.

ఈ కమిటీ నిర్వర్తించవలసిన విధులు

(ఎ) జిల్లా మహాసభలు జరిగిన జిల్లాలలోని సంఘములతో సంబంధం ఏర్పరచుకొనుట

(బి) జరగని జిల్లాలలో జిల్లా సభలు జరుపుటకు తగినట్టి ఏర్పాట్లు చేయుట,

(సి) అన్ని తాలూకా ప్రాథమికోపాధ్యాయుల సభలు జరిపించుట,

(డి) ఏప్రియల్ నెలలో రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల మహాసభ జరుపుట,

(ఇ) అవసరమైనప్పుడు డెప్యూటేషను పంపుట,

2. పాఠశాలలన్నియు ప్రభుత్వమే తీసుకొని ప్రాథమిక విద్యావ్యాప్తికి పూర్తిగా బాధ్యత వహించవలయును.

3. ఇటీవల ప్రభుత్వమువారు ప్రకటించిన నూతన జీతముల స్కేళ్ళకు అసమ్మతి, అసంతృప్తిని చూపుచూ ప్రజాప్రభుత్వంవారు కూడా కృత్రిమ వర్గీకరణను, ఉపాధ్యాయుల వేతనములలో అసమానత్వమును యింకను కొనసాగించుటకు నిర్ణయించి ఆ విధానంనే కొనసాగించ దలచినందుకు తీవ్రముగా ఖండించుచూ, కనీసం రు 60 లకు తక్కువ కాని వేతనములను నిర్ణయించవలయునని ప్రభుత్వంవారిని కోరుచున్నాము

4. ప్రభుత్వోద్యోగుల కిచ్చినట్లుగానే 1-7-44 నుండి రు 16-0-0 లు కరువు భత్యమూ, ఒక నెలజీతం బోనసు, 1946 అక్టోబరు నుండి తాత్కాలిక రిలీఫును ఉపాధ్యాయులకు కూడా ఇప్పించాలని ప్రభుత్వం వారిని కోరుచున్నాము.

5. హయ్యర్‌గ్రేడ్ పుపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ పర్లిక్ పరీక్షలలో కూర్చొనుటకు, మధ్యనున్న ఆటంకములను తొలగించి, అవకాశమును కలిగించవలసినదిగా ప్రభుత్వమును కోరుచున్నాము.

6. జి. ఓ. నెం 416 దును రద్దుచేసి ఉపాధ్యాయ సంఘాలను నిర్వహించుకొనుటకు సర్వావకాశములను కలుగజేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

ఆర్గనైజింగు కమిటీ

అధ్యక్షులు: శ్రీ సి. హెచ్. లక్ష్మయ్యగారు గుంటూరు.

ఉపాధ్యక్షులు : శ్రీ పి. రామమూర్తిగారు పశ్చిమగోదావరి.

కార్యదర్శి : శ్రీ పి. రామసుబ్బారావుగారు గుంటూరు.

సహాయ కార్యదర్శి: టి. సుబ్బారావుగారు పశ్చిమగోదావరి.

సభ్యులు

వి. గాబ్రియేలు, యం. రామకృష్ణశాస్త్రి (కృష్ణా) ఎ. వి. రంగయ్య (నెల్లూరు) వి. వెంకట్రామరాజు (కడప) కె. కోదండ రామయ్యనాయుడు (చిత్తూరు) కె. మునిరత్నం చెట్టిగార్లు (చిత్తూరు)

జిల్లా, రాష్ట్రసంఘాలపై ఆంక్షను రద్దుచేయాలి

కొల్లిపెన్ను, ఫిబ్రవరి 25

ప్రభుత్వమువారు యిటీవల ప్రకటించిన టీచర్ల జీతముల స్కేళ్ళను పరిశీలించి తీవ్ర అసమ్మతిని తెలుపుచున్నాము. ఒకే గ్రేడు చదివి ఒకే బోధన క్రమము జరుపు టీచర్లకు ఒకే స్కేలును నిర్ణయించవలెననియు, కేవలము మేనేజిమెంటును అనుసరించి స్కేళ్ళను భేదింపజేయుట కేవలం అపమంజసమనియు, కనీసము ప్రతి ఉపాధ్యాయునకు రు 60 లకు తక్కువగాని నెలజీతము పొందునట్లుగా స్కేళ్ళను తిరిగి రివైజు చేయవలయుననియు ప్రభుత్వము వారిని కోరుచున్నాము.

జిల్లా రాష్ట్రసంఘాలపైన ఉన్న ఆంక్షలను తొలగించి నెంబరు 164 రద్దుచేయవలెననియూ, వారి న్యాయమైన కోర్కెలను నెరవేర్పని పద్ధతిలో, మార్చి 1 వ తారీఖునుండి సమ్మె చేయవలెననెడినిర్ణయముసట్ల పూర్తి సహకారము చేయవలెనని కొల్లిపెన్ను టీచర్ల సంఘం తీర్మానించింది.

ప్రభుత్వ రివైజ్డు స్కేల్సు నిరుత్సాహంగా వున్నవి

బెజవాడ, ఫిబ్రవరి 25

బెజవాడ తాలూకా టీచర్ల మానేజర్సు సంఘముయొక్క కార్యవర్గ సమావేశం 22-2-47 తేదీన బెజవాడలో సమావేశమై ఈ క్రింది తీర్మానములు చేసినారు.

ప్రస్తుతం ప్రభుత్వంవారు ప్రకటించిన స్కేళ్ళు ఉపాధ్యాయులకు ఎంతమాత్రమును ఉత్సాహకరముగా లేవు గనుక ఇప్పుడున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులననుసరించి హయ్యర్‌గ్రేడ్ 60-2-75, సెకండరీగ్రేడ్ 75-3-100 రూపాయలకు తక్కువగాకుండా యిప్పించగలందులకు కోరుచున్నాము.

కరువుభత్యమూ, అద్దెలూ ప్రభుత్వమే యివ్వాలి

బెజవాడ, ఫిబ్రవరి 25

ది 23-2-47 వ తేదీన బెజవాడతాలూకా ఎయిడెడ్ టీచర్సు యూనియన్ కార్యవర్గ సమావేశంలో యీ దిగువ తీర్మానాలు చేయబడినవి

(1) మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన టీచర్ల జీతాల స్కేళ్ళకు యీ సంఘమువారు పూర్తి అసమ్మతి తెలుపుచున్నారు. ఒకే గ్రేడ్ ట్రైనింగుపొంది ఒకేబోధనాక్రమమును అనుసరించు టీచర్లకు ఒకే స్కేలును నిర్ణయించవలెననియూ, జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినందున యీరోజు ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కేల్సు చాలా స్వల్పమనియూ, ప్రతి ఉపాధ్యాయునకు కనీసం రూ 60-0-0 లకు తక్కువలేకుండా జీతములు నిర్ణయిస్తూ స్కేళ్ళను తిరిగి రివైజుచేయవలసినదని మద్రాసుప్రభుత్వమును కోరడమైనది.

(2) 1944 జూలైనుండి ఎయిడెడ్ స్కూళ్ళ టీచర్లకుకూడా లోకల్ బోర్డు టీచర్లకు యిచ్చినట్లు రూ 16-0-0 లు కరువుభత్యం యివ్వవలెననియూ యీ సభవారు మద్రాసు ప్రభుత్వమువారిని కోరుచున్నారు.

(3) పట్టణములోని ఎయిడెడ్ పాఠశాలల భవనములకున్నూ, పల్లెలలో స్వంతభవనాలులేని స్కూలు భవనములకున్నూ అద్దె గ్రాంట్లు యివ్వవలెనని యీ సభవారు కోరుచున్నారు.

బోనసులు యివ్వాలి

వత్సవాయి, ఫిబ్రవరి 25

22-2-47 వ తేదీన వత్సవాయి సెంటరు క్లాసు టీచర్సు అసోసియేషనుకు చెందిన ఉపాధ్యాయులు వి. గాబ్రియల్‌గారి అధ్యక్షత క్రింద సమావేశమై చేసిన తీర్మానములు :

ఇటీవల మద్రాసు ప్రభుత్వమువారు ప్రకటించిన రివైజుస్కేల్సు చాల అసంతృప్తిగా నున్నవి. ఒకే విద్యాయోగ్యత, గ్రేడ్ గలిగిన ఉపాధ్యాయులకు వేరువేరు మేనేజిమెంట్లు క్రింద పనిచేయువారికి వివిధములైన స్కేళ్ళు నిర్ణయించినారు. ఇది చాల అన్యాయము. అట్లుగాక ఒకే విద్యాయోగ్యత గలవారికి ఒకే జీతముల స్కేళ్ళు నిర్ణయించగలందులకున్నూ ఒకేవిద్యాయోగ్యతగలిగి ఏ డిపార్టుమెంటులో పనిచేసినప్పటికీ ఒకే స్కేలు నిర్ణయించుటకున్నూ ఉపాధ్యాయుల కనీస వేతనము నెల 1కి రు 60-0-0 నిర్ణయించుటకున్నూ తీర్మానించటమైనది.

నాన్‌గెజిటెడ్ ఆఫీసర్లకున్నూ ఇన్‌ఫీరియర్ సర్వీసు ఉద్యోగస్థులకున్నూ మంజూరు చేసిన బోనసును ప్రాథమికోపాధ్యాయులకు గూడానిప్పించవలయుననితీర్మానించబడమైనది

మద్రాసు ఉపాధ్యాయ దినోత్సవం

నందిగామ, ఫిబ్రవరి 20

మద్రాసు ఉపాధ్యాయ దినోత్సవము ఆల్‌ఇండియా టీచర్సు యూనియన్‌వారి ఆదేశాను ప్రకారం నందిగామ బోర్డు హైస్కూలు టీచర్సు అసోసియేషన్ హైస్కూలు భవనమందు శ్రీ వి. సత్యనారాయణమూర్తిగారు (రిటైర్డుయింజినీయర్) అధ్యక్షతను జరుపబడెను.

అధ్యక్షులు దేశాభ్యుదయము ఉపాధ్యాయులపై ఎంతయు ఆధారపడి యున్నదనియు. వారికష్టనివారణకై కృషిచేయుట సమాజమందు అందరికి బాధ్యతయనియు ఉద్ఘాటించిరి. తరువాత ఉపాధ్యాయుల కోర్కెలను తీర్చవలయునని ప్రభుత్వమును కోరుతూ తీర్మానించిరని యం. అంకినీడుగారు వ్రాస్తున్నారు.

విశ్వవిద్యాలయ నౌకర్ల సమ్మెకు విద్యార్థుల అండ

అన్నామలైనగర్, ఫిబ్రవరి 14

అన్నామలై విశ్వ విద్యాలయంలోని నౌకర్లు (అల్పతరగతులవారు) తమ జీతాలను పెంపుదల చేయవలసిందిగా అధికారులను అడుగగా వారు నిరాకరించారు. వెంటనే వారు సంఘమును స్థాపించుకొని ఫిబ్రవరి 11 వ తేదీకి తమ కోర్కెలను తీర్చకపోయినట్లయితే సమ్మె చేస్తామని నోటీసులిచ్చారు. అల్లాగే 11 వ తేదీ సమ్మె ప్రారంభించారు.

విద్యార్థులలో సంచలనం పుట్టి నౌకర్లకు సాయంచేయుటానికి నిశ్చయించుకొని ఒక కమిటీని ఏర్పరచి, తాము కూడా వారికి సానుభూతిగా రెండు రోజులు సమ్మెచేశారు. సమ్మెను భగ్నంచేయుటానికి వందమంది రిజర్వు పోలీసులువచ్చి విద్యార్థులను బెదిరించ ప్రయత్నించి విఫలులయ్యారు.

తరువాత నౌకర్ల తరఫున విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుని దగ్గరకు రాయబారం వెళ్ళి సంప్రతింపులు జరిపారు. అధికారులు నౌకర్లకు అయిదురూపాయలు కరువుభత్యం యివ్వడానికి, సమ్మెలో పాల్గొన్నందుకు ఏవిధమైనచర్య తీసుకోమనీ హామీ యివ్వగా సమ్మె ముగిసింది.

తమకు అండగా నిలబడి పోరాడిన విద్యార్థులను విశ్వవిద్యాలయ నౌకర్లు ఎంతో అభినందించారు.

ఖద్దరువ్యాపారంచేసే వ్యక్తులపై ప్రభుత్వాంక్ష

మద్రాసు, ఫిబ్రవరి [illegible]

ఖద్దరు ఉత్పత్తిని ప్రోత్సహించటానికి ఖాదీస్కీము అమలులోనున్న ప్రాంతాలలో వ్యక్తులు ప్రత్యేకంగా ఖాదీవుత్పత్తిని, వ్యాపారంగాని చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంనుండి యే వర్తకుడూ ఖద్దరు ఎగుమతిచేయకూడదనికూడా నిశ్చయించారు.

సాగు నూతులకు ప్రభుత్వ ప్రోత్సాహం

మద్రాసు, ఫిబ్రవరి 25

గత వారంలో రివిన్యూమంత్రి కళా[వెంకట్రావు]గారు రాజోలి వెళ్ళినప్పుడు అచ్చట [జరిగిన] రైతు సమావేశంలో మాట్లాడుతూ సాగుకోసం కొత్త నూతులు త్రవ్వించటానికి ఒక కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టాలనుకుందని చెప్పారు. మెరక ప్రాంతాల్లో నూతులు తవ్వడానికి రైతులంతా ప్రభుత్వసహాయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. గట్టిమోపు నేలలో నూతులకు అదనపుఖర్చు అయితే ప్రభుత్వ సహాయం హెచ్చింపబడుతుందని కూడ చెప్పారు.

కర్నూలుకువిద్యుచ్ఛక్తి

మద్రాసు ఫిబ్రవరి 25

కర్నూలు థర్మల్ స్కీముకోసం 4.95 లక్షలతో ప్రారంభించి సం॥ 6 లగాయతు 11 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టటానికి మద్రాసు ప్రభుత్వం నిశ్చయించింది. ప్రస్తుతం సంతృప్తికరంగా పని చేయని యంత్రాలను కర్నూలు మునిసిపాలిటీ కోరికమీద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాటిని మరమ్మతు చేయడమే కాకుండా 150 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని అదనంగా ఉత్పత్తి చేయటానికి కొత్త యంత్రాలను స్థాపిస్తుంది. 6 సం॥ ములలో మరికొన్ని యంత్రాలుకూడా పెడతారట.

గ్రామోద్యోగుల లంచగొండితనం

ఊటుకూరు, ఫిబ్రవరి 24

తిరువూరు తాలూకా ఊటుకూరు గ్రామములో కరణం పంటలెక్కలు రాస్తున్నాడట. లంచమిస్తే పంట తగ్గించి రాస్తాననీ, లేకపోతే పంటంతా సర్కారు తీసుకుపోతుందనీ రైతులను బెదరిస్తున్నాడు. కరణంతోపాటు తనకుకూడ యివ్వకపోతే రైతులపని పట్టిస్తానని మునసబుకూడ నిర్బంధిస్తున్నాడు. అప్పుడే కొంతసొమ్ము వసూలుచేసినట్లుకూడ తెలుస్తోంది. ప్రభుత్వం ఈ అక్రమాలను అరికట్టి లంచగొండులపై చర్య తీసికోవాలని ఊటుకూరు గ్రామ ఆహారకమిటీ ప్రెసిడెంటు రామిశెట్టి వేణుగోపాలరావుగారు వ్రాస్తున్నారు.

కౌలు నిర్ణయించి చట్టం చేయాలి

పల్లెపూన, ఫిబ్రవరి 20

రేపల్లెతాలూకా కొల్లమూరు గ్రామంలో 16 వ తేదీన కౌలుదార్లసభ జరిగిం[ది.] శ్రీ కంతంనేని వెంకటసుబ్బయ్య (కాంగ్రె[స్]) పల్లూరు నరసింహాచార్యులుగార్లు కౌలు సమస్యపై ఉపన్యసించారు.

ఖర్చులుపోను సగంపంట కౌలుగా నిర్ణయించి చట్టంచేయాలని ప్రభుత్వాన్నికోరుతూ సభలో తీర్మానించారు. [illegible] నెన్నూను ఉపసంహరించాలనీ, అరెస్టయిన వాయుకులను విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గన్నవరం తాలూకా రైతు ప్రతినిధుల సభ

గన్నవరం తాలూకా రైతుసంఘం కొత్త జనరల్‌బాడీ మార్చి 1 వ తేదీ ఉదయం కొయ్యగూరపాడులో జరుగుతుంది.

భారత నావికుల వీరోచిత పోరాటం

అభినందిస్తూ ఆంధ్రలో పలుచోట్ల వార్షికసభలు

బెజవాడ, ఫిబ్రవరి 25

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారత నావికులు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసి బ్రహ్మాండమైన పోరాటాన్ని సలిపి స్వాతంత్ర్యోద్యమములో నూతనాధ్యాయం ప్రారంభించారు.

ఈ సంవత్సరం భారత నావికుల తిరుగుబాటు వార్షికోత్సవం దేశంలో పలుతావులలో జరుపబడింది. ఆంధ్రలో కూడా అనేకచోట్ల వివిధ సంస్థల యాజమాన్యమున సభలు జరిపి భారత నావికుల వీరోచిత పోరాటానికి జోహార్లు తెలియజేశారు.

అన్ని సభలలో నావికుల వీరోచిత పోరాటానికి స్వాతంత్ర్యోద్యమమునగల ప్రముఖ స్థానాన్ని తెలియజేస్తూ తీర్మానాలు చేయబడ్డాయి. భారత నావికులు తమ సమ్మె విరమించుకొనే సందర్భంలో కాంగ్రెసు లీగు నాయకులు చేసిన వాగ్దానాలను ఇప్పుడు తక్షణమే నెరవేర్చాలనియూ, అరెస్టు చేయబడ్డ నావికా నాయకులను విడుదల చేయవలసిందిగానూ, సమ్మెలో పాల్గొన్న వారిపై ఏవిధమైన చర్యతీసుకోరాదనియూ, నావికులకుగల దుర్భర పరిస్థితులను తొలగించవలసిందిగానూ, మన నావికాదళాన్ని వెంటనే భారతీయపరచ వేయాలనీ కోరుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

అన్ని సభలలో మద్రాసు ప్రభుత్వ 'ఆర్డినెన్సు'ను తీవ్రంగా ఖండించుతూ తీర్మానాలు చేయబడ్డాయి.

వాల్తేరులో: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి ఫెడరేషన్ యాజమాన్యమున, పామర్రులో కమ్యూనిస్టుపార్టీ యాజమాన్యమున, కర్నూలులో కమ్యూనిస్టుపార్టీ కార్మికసంఘం యాజమాన్యమున, విజయనగరంలో విద్యార్థిసంఘ యాజమాన్యమున, ఏలూరులో విద్యార్థి, యువజన, మహిళా కమ్యూనిస్టుపార్టీల సంయుక్త యాజమాన్యమున, నెల్లూరుతాలూకా వెంకటాపాలెంలో గ్రామ రైతు సంఘ యాజమాన్యమున, నరసారావుపేటలో యువజన సంఘ యాజమాన్యమున, తాడంకిలో విద్యార్థి సంఘ యాజమాన్యమున, బాపట్లలో పట్టణ విద్యార్థి సంఘ యాజమాన్యమున, పొన్నూరులో స్థానిక విద్యార్థిసంఘ యాజమాన్యంన, పల్నాడు తాలూకా పిడుగురాళ్లలో రైతుసంఘ యాజమాన్యమున ఊరేగింపులు, సభలు జరిగాయి.

ప్రభుత్వం చిన్న వుద్యోగుల జీతాలు పెంచాలి

ఏలూరు, ఫిబ్రవరి 20

ది 16-2-47 న పశ్చిమగోదావరిజిల్లా గవర్నమెంటు మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధారణ సభ్యులసభ శ్రీ యీదర మల్లమ్మాదేవి హాలులో సమావేశమై యీ క్రిందితీర్మానం ప్రవేశపెట్టగా, దానిని అధ్యక్షులు శ్రీ పోపిన వరదరాజులుగారు (2) పురుషోత్తమ వన్యాసి (3) శ్రీ కోవి లక్ష్మీనారాయణ (4) చంద్రయ్య, అబ్దుల్ లతీఫ్‌గార్లు బలపర్చిరి.

1947 మార్చి నెలాఖరులోగా, దఫేదారు, బంట్రోతులు చిన్న వుద్యోగులనుగు మనకు ప్రభుత్వంవారు జీతములను ఎక్కువగా చేయనున్నట్లు, ఏప్రియల్ 1 వ తేదీనుండి జీతములు పుచ్చుకోవటం మానివేయుటకు ఈ సభవారందరూ ఏకగ్రీవంగా ఆమోదించిరని బి. అప్పలస్వామిగారు వ్రాస్తున్నారు.

గుడివాడతాలూకా రైతుప్రతినిధుల సభ

మార్చి 2 న పాములపాడులో

తాలూకా రైతుసంఘ ప్రతినిధులసభ లోగడ ప్రకటించినట్లు మార్చి 1 వ తేదీన కాక 2 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి జరుగుతుంది.

చేనేత పారిశ్రామికుల కడగండ్లు

జమ్మలమడుగు, ఫిబ్రవరి 24

జమ్మలమడుగు తాలూకాలో దాదాపు 2000 కూలి చేనేత పారిశ్రామికుల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలు మాష్టరువీవర్ల దయా దాక్షిణ్యాలమీద ఆధారపడి జీవిస్తున్నవి. నేతగాండ్రకు పంచిపెట్టేందుకై మాష్టరువీవర్ల కిస్తున్న నూలును వారు దొంగమార్కెట్టులో విక్రయించుకొంటున్నారు. కొంతమంది మాష్టరువీవర్లు నేతగాండ్రకు సరిగా మజూరీలివ్వక అష్టకష్టములు పెడుతున్నారు. తమ కష్టాలను నివృత్తి చేసుకొనుటకు ముందుకువచ్చి ప్రభుత్వానికి విన్నవించుకొందే పనులనుండి తొలగించివేస్తున్నారు. ప్రస్తుతం యీ విధంగా పనులనుండి వెళ్లగొట్టబడిన చేనేత కుటుంబాలు దాదాపు 200 వరకు వున్నాయి.

ఈనాడు ఆహారకొరతకూడా ఏర్పడింది. సకాలంలో వర్షం రానందున పంటలు పూర్తిగా దెబ్బతిని నాలుగు అణాల పంటకూడా పండలేదు. ఎక్కడజూచినా కరువుదేవత ఇప్పుడే ప్రత్యక్ష మవుతూంది. దొమ్మర నంద్యాల, మోరగుడి, వేపరాల, బొందలపేట మొదలగు గ్రామాలలో అరువేలవరకు చేనేత కుటుంబాలు వున్నాయి. ఈ కుటుంబాలు మొదటినుండి చేనేత వృత్తివల్ల జీవించుచున్నాయి. గడచిన సంవత్సరంనుండీ నూలు కరువు, ధాన్యం కరువుతో విపరీత కష్టాలకు లోనయ్యారు. వెంటనే ప్రభుత్వం తగుచర్య తీసుకొని కూలి చేనేత పారిశ్రామికులకు సహాయం చేయకపోయిన, రెండువేల కూలీ చేనేత పారిశ్రామికుల కుటుంబాలు కరువువాతబడక తప్పదు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని యీ క్రింది కోర్కెలు తీర్చాలని కోరుచున్నాను.

మాష్టరు వీవర్ల పేరులనున్న మొత్తం అన్ని కూపనులు రద్దుపరచాలి.

ప్రతి కూలీ చేనేత పారిశ్రామికునికి ఒక్కొక్క నూలుకూపను యివ్వాలి.

ప్రభుత్వం స్థానిక చేనేత పారిశ్రామిక సంఘాల సహాయంతో కూలీ చేనేత పారిశ్రామికుల మజూరీలు నిర్ణయించాలి.

ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరించి దొమ్మర నంద్యాల, వేపరాల, మోరగుడి గ్రామ డిపోలలో విక్రయచేయించాలని పేకూరు, సుబ్బారావుగారు వ్రాస్తున్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం నూలుకరువునుతీర్చాలి

పాలకొల్లు, ఫిబ్రవరి 24

చేనేత పారిశ్రామికులకు ప్రభుత్వంవారు నిర్ణయించిన నూలు కోటా యే నెల కూడా పూర్తిగా రాలేదు. నెలకు 5, 6 రోజులకు సరిపడే నూలు మాత్రమే వస్తుంది. ఆ కొద్ది నూలు కూడా యీ నెల రాలేదని అధికారులు చెప్పుచున్నారు. దీనితో పారిశ్రామికులు అలజడి హెచ్చయింది. ఒకవైపున ప్రజలు బట్ట కరువుతో బాధపడుచున్నా మగ్గాలకు కేటాయించిన నూలు కూడ సరఫరా కావడం లేదు.

మిల్లులనుండి వచ్చేనూలు కొంత దొంగ వ్యాపారస్థుల ద్వారా చలామణి అవుతూనే వుంది. నూలుదొంగవ్యాపారం అరికట్టి కాంగ్రెసు ప్రభుత్వం శ్రద్ధతీసుకుని నూలు కరువును తీర్చకపోవడం శోచనీయం.

ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చి మిల్లులలో మూడు షిఫ్టుల ద్వారా పనిచేయిస్తూ, క్రొత్త నూలు మిల్లులను వెంటనే స్థాపించి చేనేత పారిశ్రామికులకు నూలుకరువు, ప్రజలకు బట్టకరువు తీర్చాలని మద్రాసు మంత్రివర్గంవారిని కోరుచున్నామని తుర్లపాటి లింకంసింగారు వ్రాస్తున్నారు.

పొగాకు రైతులకు బొగ్గు అందటంలేదు

గుంటూరు తాలూకా రైతు నాయకుని ప్రకటన

గుంటూరు, ఫిబ్రవరి 24

గుంటూరుతాలూకా రైతుసంఘకార్యదర్శి కొల్లూరు వెంకటేశ్వర్లుగారిలా వ్రాస్తున్నారు.

పొగాకు రైతులస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. బ్యారన్లకు కావలసిన బొగ్గు సరిగా సప్లయికాక కట్టెలతో క్యూరింగ్ చేయవలసివచ్చింది. బ్యారన్ 1 కి బొగ్గుతో అయితే రు. 40-0-0 లు సరిపోయేదానికి, కట్టెలతోకాల్చుటవలన రు. 120-0-0 లదాకా అవుతోంది. ఈ సంవత్సరం అతివృష్టి వలన రెండుమూడుసార్లు నారునాటుకొర్పులు, అదనంగా కావటమేగాక, మెరక పొలాల్లో వేసిన తోటలు యకరం 1 కి షుమారు 400 పౌన్లు కంటె దిగుబడిరావటంలేదు. వల్లపుపొలాలు చాలాగడ్డ కరిగిపోయి విరిచే పనిలేకుండాపోయినవి.

బారన్‌కు ఎంతసొమ్ము వ్యయపరిచినా ఇనుము సరిగా దొరకక ఏదో అతుకుల బొతుకులుగానే సవిసాగించుదామన్నా యిప్పటికి చాలబ్యారన్లకు మొదటికోటాకూడా బొగ్గు అందలేదు. పైగా జనవరి 14 వ తేదీ తరువాతవచ్చిన అప్లికేషన్లకు బొగ్గు యివ్వవద్దని, ప్రావిన్షియల్ కోల్‌కంట్రోల్ ఆఫీసర్ ఆర్డరు యిచ్చినట్లు తెలుస్తూంది.

అనేకగ్రామాలనుంచి మహజర్లు టెలిగ్రాంలు యిప్పటికే కాంగ్రెసుమంత్రులవద్దకు వెళ్ళినవి. కాని వారికి యీ విషయంలో చీమకుట్టిన మాత్రము కూడా కదలిక కలుగలేదు. కాన యిప్పటికైనా ప్రభుత్వం పొగాకు బ్యారన్ల రైతులకు యీ క్రింది కోర్కెలు వెంటనే నెరవేర్చవలెనని కోరుచున్నాను.

(1) ప్రతిబ్యారనుకు కనీసం 12 టన్నుల బొగ్గు వెంటనే సప్లయిచేయాలి.

(2) జనవరి 14 వ తేదీ తరువాత పెట్టుకున్న అప్లికేషన్లకు కూడా బొగ్గు సప్లయి చేయాలి.

(3) ప్రతి బ్యారన్‌కు పైకపుదూలు అందచెయ్యాలి.

(4) గుంటూరు పొగాకు మార్కెట్ కమిటీ సూచించిన కనీస ధరలు నిర్ణయించాలి.

(5) ప్రతి రైతుకు రిజిష్టరు చేయించుకొని సరుకు అమ్ముకొనటానికి 100 1కి రు. 75 పొగాకు హామీమీద అప్పులివ్వాలి.

పై కోర్కెలు సాధించుటకు రైతులంతా కలిసి ప్రభుత్వానికి మహజర్ల ద్వారా టెలిగ్రాంల ద్వారా రైతాంగ కోర్కెలను తెలియచెయ్యాలి. "చీలిపోతే కూలిపోతాం, కలిసివుంటే నిలువగల్గుతాం" అనే సత్యాన్ని గుర్తించి, రైతులంతా ఐక్యతతో తమ హక్కులు సాధించబడేవరకు ఎడతెగని ఆందోళన చెయ్యాలి.

కనీస ధరలకై ఏజన్సీ ప్రజల ఆందోళన

కూనవరం, ఫిబ్రవరి 21

భద్రాచలం తాలూకా కొండ్రాజుపేటలో సన్న ఆదిమవాసులసభ జరిగింది. కారం కన్నయ్యదొరగారు అధ్యక్షత వహించారు. సభలో ఏజన్సీ ప్రజల కష్టాలు చర్చించబడినాయి.

ఏజన్సీ పంటలకు కనీస ధరలు నిర్ణయించాలని ఎన్ని మహజర్లు యిచ్చినా ప్రభుత్వం కదలనందుకు సభలో నిరసన తెలిపారు. ఈ విషయమై ఏజన్సీ కలెక్టరువద్దకు రాయబారం వెళ్ళాలని తీర్మానించారు. వెయ్యి జనాభాగల కూడలి గ్రామాల్లో స్కూళ్ళు పెట్టించాలనీ, ఈ యేడే ఏజన్సీ ప్రాంతంలోనైనా మద్యనిషేధం అమలు చేయాలనీ, కొత్త సహకార సంఘాల షేరు ధనం రు 5 లకు తగ్గించి ఏజన్సీలో కూడా కొన్ని సంఘాలు స్థాపించాలనీ కోరారు. ఏజన్సీకి ప్రత్యేక పరిపాలన రద్దు చేయాలనీ, వెట్టిచాకిరీ, లంచగొండితనం నిర్మూలించాలనీ తీర్మానించారు.

రామపాదసాగర నిర్మాణంవల్ల ఏజన్సీ గ్రామాలు మునిగిపోతాయని ప్రజలలో ఉన్న అలజడిని తొలగించడానికి వాస్తవ పరిస్థితులను తెలియచేస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలనికూడ కోరారు.

'ఆర్డినెన్సును రద్దుపరచి కాంగ్రెసుప్రతిష్ఠ కాపాడండి'

మంత్రివర్గానికి కాంగ్రెసువాదుల హెచ్చరిక

తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌కమిటీసభ్యుడు

రాజోలు, ఫిబ్రవరి 18

తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసుకమిటీ సభ్యులు కొత్తపేట తాలూకా కాంగ్రెసు కమిటీ సహాయకార్యదర్శి శ్రీ మంతెన నర్సింహరాజుగారిలా ప్రకటిస్తున్నారు.

మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన ప్రజారక్షణ ఆర్డినెన్సును మదరాసు రాష్ట్రంలో వున్న వివిధ ప్రజానాయకులు, విజ్ఞానవేత్తలు రాజకీయ భేదం లేకుండా, ఇది ప్రజారక్షణ ఆర్డినెన్సు కాదు; ప్రజాభక్షణ ఆర్డినెన్సు అని. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఎలుగెత్తి చాటినా, ప్రకాశంగారు నేపట్టినకుందేటికి మూడేకాళ్ళని తెల్లగవర్నరుచేత తయారుచేయబడ్డ ఆర్డినెన్సును బిల్లురూపంలో తీసుకొస్తామనడం సమంజసం కాదు. క్షంతవ్యం అంతకంటే కాదు.

చిరకాలం ఆర్డినెన్సులతో యుద్ధంచేసిన కాంగ్రెస్ రాజకీయభేదాలాధారంచేసుకొని సామ్రాజ్యవాదుల ఎత్తుగడలను బట్టబయలు చేస్తూ అంతిమ స్వాతంత్ర్య పోరాటానికి ప్రజల నాయత్తపరుస్తున్న సోదర దేశభక్తులయిన కమ్యూనిస్టులపై ఇట్టి ఆర్డినెన్సు ప్రయోగించుటతగదు. మీరే నిజమైన ప్రజాప్రతినిధులైతే మీలో మీరు తగవులుమాని, ప్రజాసమస్యలపైన పని ప్రారంభించి నేటికి అరెస్టుచేసిన ప్రజానాయకులను తక్షణం విడుదలచేసి ఆర్డినెన్సును బిల్లురూపంలో తీసుకురాక వెంటనే ఉపసంహరించుకొని ప్రజల్లో తిరిగి మీ గౌరవాన్ని కాపాడుకోమని నా ప్రార్థన.

కడప తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు

కడప, ఫిబ్రవరి 20

కడప తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు శ్రీ లక్కగంగిరెడ్డి యీవిధంగా ప్రకటిస్తున్నారు:

"భారత కమ్యూనిస్టుపార్టీ కేంద్ర ఆఫీసు పైనను, దేశంలో యితర కమ్యూనిస్టు కార్యాలయాలపైనను దాడిచేయడం, వారంటు లేకుండా సోదాలు - అరెస్టులు చేయడం ప్రతి ఒక్క దేశభక్తుడూ ఖండించవలసిన విషయం. ఈవిధంగా చేయడం సామాన్య పౌరసత్వ హక్కులకే భంగకరం.

కృష్ణాజిల్లా కాంగ్రెసు సభ్యుడు

పోలవరలంక, ఫిబ్రవరి 17

తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెసు సభ్యుడు శ్రీ యీదుపుగంటి వెంకటేశ్వరరావుగారు ఇలా వ్రాస్తున్నారు.

కార్మిక కర్షక సంపూర్ణ శక్తితో అతివాదులు ఎప్పటికప్పుడు సామ్రాజ్యవాదుల కుట్రలను బట్టబయలు చేస్తున్నారు. సామ్రాజ్యవాదులకు, జమీందార్లకు, దొంగ వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కొరకై అందరికీ తిండి, బట్ట కావాలని పోరాడే కమ్యూనిస్టు పార్టీమీద బ్రిటిష్ ప్రభుత్వం కాలదెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితులలో ప్రకాశంగారి ఆర్డినెన్సు కాంగ్రెసు ఆశయాలకు కళంకాన్ని తెచ్చి, సామ్రాజ్యవాదుల కుట్రకు ఉపయోగపడుతూ ఉంది.

పత్తికొండ తాలూకా కాంగ్రెసు సభ్యుడు

పత్తికొండ, ఫిబ్రవరి 20

పత్తికొండ తాలూకా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు శ్రీ యస్. కె. పెదనారాయణరెడ్డి యిలా వ్రాస్తున్నారు:

మద్రాసు మంత్రివర్గం ప్రకటించిన "ప్రజారక్షణ ఆర్డినెన్సు" చాల ఘోరంగావుంది.

కాంగ్రెసు పాలసీకి కమ్యూనిస్టుల పాలసీకి అభిప్రాయ భేదముంటే ప్రచారము ద్వారా ప్రజల్లో కమ్యూనిస్టుల పాలసీ ఎంత తప్పో రుజువు చేయాలేగాని, అరెస్టులు, 144 సెక్షన్లద్వారా మరియొక పార్టీని అణచటము కాంగ్రెసు ప్రజాస్వామిక సూత్రాలకే విరుద్ధము; కళంకము కూడాను.

వల్లభాపురం కాంగ్రెసువాది

పెదపాలెం, ఫిబ్రవరి 18

తెనాలితాలూకా వల్లభాపురం కాంగ్రెస్‌వాది శ్రీయుత లంకిరెడ్డి సుబ్బారెడ్డిగారు ఈ క్రింది ప్రకటన గావిస్తున్నారు.

మద్రాసు మంత్రివర్గం అమలుజరిపిన ఆర్డినెన్సు కాంగ్రెస్ సాంప్రదాయాలకు, ముఖ్యంగా కరాచీ పౌరసత్వహక్కుల రక్షణతీర్మాన మూలసూత్రాలకే వ్యతిరేకం. చట్టప్రయోగాలవల్ల ప్రజాకల్లోలాలు అగవు. సమస్యలు పరిష్కారంకావు. దీనివల్ల ప్రజాద్రోహులు మాత్రమే బలపడతారు. ప్రజాద్రోహుల కండగావుండే పరాయిప్రభుత్వ కొమ్ములు వాడిదేరుతవి. పౌరహక్కులు ప్రేమించే దేశభక్తుడు దీనిని సమర్థింపజాలడు.

పంచాయితీబోర్డు అధ్యక్షుడు

మేడపాడు, ఫిబ్రవరి 18

నర్సాపురంతాలూకా మేడపాడుగ్రామ పంచాయతీబోర్డు అధ్యక్షుడు, గ్రామకాంగ్రెస్ అధ్యక్షుడు, ఆహారకమిటీ సభ్యుడు అయిన శ్రీ అడ్డాల సుబ్బారాయుడుగారు యిలా వ్రాస్తున్నారు.

ఆర్డినెన్సులోని హంశాలను పరిశీలిస్తే ప్రజలలో పలుకుబడి పోగొట్టుకొని పోలీసు సాయంతో రాజ్యం యేలుదామనే ఉద్దేశ్యమున్నట్లు కనపడుతూ ఉంది. చిత్తశుద్ధికలిగి క్రమశిక్షణతో పనిచేసే ప్రజాసేవకులని గాంధీజీతో గుర్తించబడిన కమ్యూనిస్టు సోదరులను కాంగ్రెసు మంత్రివర్గం జైళ్ళల్లో త్రోయ్యడం చాలవిచారకరం. కాంగ్రెసువాదులు ముఖ్యంగా యువకులు ఈ ఆర్డినెన్సును రద్దుచేసేవరకు ఆందోళనసేయవలసిందిగా కోరుతున్నాను.

కమ్యూనిస్టుపార్టీ నిధికి విరాళాలు

రెక్కాడితేగాని డొక్కాడని చేనేత పారిశ్రామికులు, వ్యవసాయ కూలీలు, రైతులు తమ సర్వశక్తులను వినియోగించి పార్టీని రక్షించి పోషిస్తామని దృఢప్రతిజ్ఞ తీసుకొని పార్టీకిచ్చిన విరాళాలు.

(1) పద్దవల్లి చేనేతపారిశ్రామికులు	2300-0-0
(2) లంకెలకూరపాడు రైతులు	608-0-0
(3) మాదల	134-0-0
(4) చంద్రాజపాలెం	116-0-0
(5) లగడపాడు	50-0-0
(6) యర్రగుంట్లపాడు	20-0-0
(7) గార్లపాడు	10-0-0
(8) పణిదెం	15-0-0
(9) తాలూకాపార్టీమహాసభలో	80-0-0
	3233-0-0

వాగ్దానాలు

మేడికొండూరు	500-0-0
పణిదెం	1000-0-0
మాదల	200-0-0
తాటికూరు	250-0-0
లంకెలకూరపాడు	150-0-0
పత్తిపవల్లి	500-0-0

బ్రిటిష్ పెట్టుబడికి భయంలేదని ప్రభుత్వహామీ

పార్లమెంటులో భారతసమస్య చర్చ

లండన్, ఫిబ్రవరి 28

ఈరోజు భారతసమస్యపై బ్రిటిష్ పార్లమెంటు ఉభయ సభలలో చర్చ జరిగి పోయింది. బ్రిటన్ ఇండియాను విడిచి వెళ్ళటానికి చేసిన ప్రకటన కారణం [illegible] ఆగకరమని లార్డు టెంపుల్ వుడ్ [illegible] కాన్సర్వేటివ్ తెచ్చిన తీర్మానంపై మాట్లాడుతూ మాట్లాడారు. ఆఖరుకు వోటు తీసుకోకుండా టెంపుల్‌వుడ్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకొన్నారు.

హిందూ - ముస్లిం సమాధానం కుదిరితేనే అధికార మివ్వాలట

లార్డు సైమన్ (లిబరల్) [illegible] చర్చను జరుగ ప్రారంభిస్తూ ఇలా అన్నాడు.

"[illegible] స్వతంత్ర [illegible] జాతికి చెందినవారు. భారతసమస్య అలాంటిది కాదు. ఇన్నాళ్ళు ప్రభుత్వవిధానానికి దీనికి సంబంధంలేదు. కాంగ్రెసుకూ ముస్లింలీగుకూ ఒడంబడిక కుదిరినా కుదరకున్నా వచ్చే జూన్‌లో వెళ్ళిపోతామని బ్రిటన్ ఇప్పుడు చెపుతున్నది.

"ఈరోజు రాజ్యాంగసభ పక్షపాత పద్ధతి [illegible] అన్నారు. సవర్ణ హిందువుల సభ మాత్రమే ఢిల్లీలో జరుగుతూంది. దీనిని రాజ్యాంగసభ అనరాదు".

ఏ ప్రకటన చేసినా అందులోంచి ఏదో లాగాలని భారతీయులు మహా జాగ్రత్తగా చూస్తారని అందువల్ల చాల జాగ్రత్తపడవలెనని సైమన్ అన్నారు. ఈ విషయంలో భారతీయులు చాల తెలివితేటలు గలవారన్నారు.

"1935 నాటి సంపూర్ణ ప్రాతినిధ్యంగల [illegible] రాజ్యాంగసభ రాజ్యాంగ నిర్మాణం [illegible] భారత ప్రభుత్వ [illegible] అప్పగించాలని [illegible] [illegible] అనుకోవటంలేదు.

"[illegible] ఎవరికి అధికార మివ్వాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. అంతేగాని ఎలాంటి ప్రభుత్వానికి అధికారం ఇవ్వగలిగేదో నిర్ణయించుకున్న తర్వాత యీ పద్ధతి పరిశీలనలో మనలో చాలమంది పూర్వం [illegible] [illegible]

బ్రిటిష్ సేనలు వెళ్ళవా ?

బ్రిటిష్ సేనల గతేమిటి ? ఇక కేవలం [illegible] మార్చేగాని [illegible] కాదని [illegible] అంటున్నది. అంతే భారతీ [illegible] ఉపయోగించేందుకు బ్రిటిష్ సేనలు వారికి అప్పచెప్పవు. ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి తగాదా [illegible] ఆ సేనలు వారికి ఉపయోగపడరాదు [illegible] ఇంకేమీ తెలియటంలేదు.

"వచ్చే హిందూ [illegible] [illegible] [illegible] [illegible]

పరిస్థితి విషమిస్తున్నదని కన్సర్వేటివ్‌లు గ్రహించారు

లార్డు హాలిఫాక్సు మధ్యే మార్గంగా మాట్లాడారు. అధికారం మార్చాలంటే భారతదేశంలో పార్టీలకు సమాధాన మేర్పడాలని [illegible] [illegible] అన్నారు :

"ఇక భారతదేశంనుండి వస్తున్న వార్తలను బట్టి భారతదేశ పరిస్థితి చాల [illegible] [illegible] బ్రిటిష్ ప్రభుత్వమనే చెప్ప [illegible] [illegible] బ్రిటిష్ ప్రకటన [illegible] [illegible] [illegible] ప్రభుత్వం [illegible] [illegible] చెప్పడం కష్టం. అంతకంటే మంచి [illegible]

మార్గ మేదీ చూపలేకపోతున్నాము గనక ప్రభుత్వాన్ని నేను ఖండించలేను."

తర్వాత ఈ తీర్మానం వోటుతీసుకో నక్కరలేదని, అందుకు ఒత్తిడి తేవద్దని తన కన్సర్వేటివ్ మిత్రులను కోరాడు. ఆదర్శంలో తమకూ బ్రిటిష్ ప్రభుత్వానికి భేదంలేదని, పద్ధతిలోనే భేదమున్నదని అనదు నంగతిని వారి పాత్రు [illegible] పెట్టాడు

"భారతీయ రాజకీయపార్టీలలో చాలమంది తమ [illegible] సంపదను పెంపొందించుకోవాలని [illegible] పాత్రుపతుత్వంమీద అనుమానం కాస్త తొలగితే మనసాయాన్ని, వలుకుబడి [illegible] అంగీకరించవచ్చు. ఇప్పుడు పెత్తనంచేస్తున్న ప్రభుత్వముంటే మటుకు వారు మన పలుకుబడిని అంగీకరించరు" అని పటంచెప్పాడు. తామిప్పుడు స్వరాజ్య మిచ్చామనిచెప్పి తర్వాత తమ పెట్టుబడికి కేంద్రంగా భారతదేశాన్ని ఉపయోగించుకోవడమే ఈ సామ్రాజ్యవాదుల పరమోద్దేశ మనేందుకు ఇది మరొక ఉదాహరణ.

కాంగ్రెస్ రాజీనామాభయం

లార్డు జోవిట్ (లార్డు ఛాన్సలర్) మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ అవస్థనిలా వివరించాడు. "వైస్రాయి తన కౌన్సిల్‌ను అధిగమించితే కాంగ్రెసు రాజీనామా ఇస్తుంది. అదే పెద్ద ప్రతిష్టంభన తప్పదు." ఇలాంటి పరిస్థితి చాలారోజులు ఉండ వీలు లేదన్నాడు. బాధ్యతంతా భారత పార్టీలపై మోపితే వారిలాటికి రావచ్చునన్నాడు. ఇప్పుడే భారతదేశం వదలితే కాస్త గౌరవం. ఇంకా కొనసాగిస్తే చాలా కష్టం అన్నాడు.

వ్యాపారవాణిజ్యాలపై ఆశ

"ప్రభుత్వ విధానంవల్ల భారతదేశంలో మనవాళ్ళంతా తరిగిపోవలేదు. సి వి ల్ ఉద్యోగులు, సేనలు కొత్త ప్రభుత్వంవద్దన్నా దాని వెనక్కు రావచ్చు. మనవాళ్ళు ఎక్కువ భాగం వ్యాపార వాణిజ్యాలలో మునిగి ఉన్నారు. కొత్తపరిస్థితులలో బ్రిటిష్‌వ్యాపార పరిశ్రమలకు తగినంత అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.

లేబరుపార్టీపక్షాన లార్డులిండ్సే ప్రాచ్య దేశప్రజలలో మహత్తరమైన మార్పు వచ్చిందని, ఆసంగతిని జ్ఞాపకం పెట్టుకోకుండా కన్సర్వేటివ్ సభ్యులు మాట్లాడుతున్నా రన్నాడు.

లార్డు క్రాన్‌బోర్న్ (ప్రతిపక్ష నాయకుడు) చాల ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. "హిందూ-ముస్లిములకు విభేదాలున్నవి కాబట్టి, వారిలోవారికి సమాధానం కుదిరేవరకు రాజ్యాంగ సంస్కరణలలో ఏ మాత్రం మార్పుండదు." అని ప్రభుత్వం ప్రకటించవలసిందన్నాడు. బ్రిటిష్‌ప్రభుత్వం తగినంత దమననీతిని అవలంబించకపోవడమే ఈ విషమస్థితికి కారణమని అన్నారు.

భారతదేశంలోని ఓటేదారులను విపరీతంగా చెప్పి, మైనారిటీలను వదలివేసి రావడం పెద్ద తప్పన్నాడు. "బ్రిటిష్ మిత్రులైన సంస్థానాధిపతులను రక్షించాలి. ప్రభుత్వ మిప్పుడు అనాదర్శస్థితిలో పడింది.

"భారతపరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేము. పరిస్థితిని దిద్దేటంతవరకు మాచేతనైన సాయంచేస్తాము" ప్రభుత్వానికి అభయమిచ్చి వోటింగ్ తీసుకోనక్కరలేదన్నారు.

ప్రభుత్వ సమాధానం

ప్రభుత్వపక్షంగా అడిసన్ ఇలా మాట్లాడారు :

"మనకింక వేరేనిర్ణయించేదు వీలులేదు. ఇప్పుడున్న పరిస్థితి దింక సాగించలేము. మనపై భారతదేశంలో శత్రుత్వం, అనుమానాలు పెరిగిపోతున్నవి. మన వాగ్దానాల పట్టివంట్టున్నారు. ఇంకా 20 ఏళ్ళ యుగం సాగించలేము. అప్పటికి భారతదేశం మనమీద మరింత శత్రుత్వం వహిస్తుంది.

"స్వతంత్ర భారతదేశం మనతో స్నేహముగా ఉండ వీలున్నది. అదే మా విశ్వాసం.

స్వాతంత్ర్యాన్ని కోరి పార్టీ విభేదాలు మరచిపోండి

పార్లమెంటులో సోకర్నో

మలాంగ్ (జావా) ఫిబ్రవరి. 26

ఇండొనీషియా రిపబ్లిక్కు పార్లమెంటు సమావేశం ఈవేళ ప్రారంభమయింది. రిపబ్లిక్కు అధ్యక్షుడు డాక్టర్ సోకర్నో ప్రారంభోపన్యాసం చేస్తూ ఇలా అన్నాడు:

"మన విప్లవపోరాటంలో ప్రజలను ముందుకు నడపడం ఈ పార్లమెంటు ప్రధాన కర్తవ్యం. నినాదాలిచ్చినంత మాత్రంచేత స్వాతంత్ర్యం రాదు. పోరాటంవల్లనే అది లభించగలదు,

"కాబట్టి, మన స్వాతంత్ర్యోద్యమంలో వివిధపార్టీలమధ్య సుస్థిర ఐకమత్యం అత్యవసరం. ఇండొనీషియా ప్రజలకు స్వాతంత్ర్యమూ, ప్రజాతంత్రమూ, స్వపరిపాలన కొత్త. ఇప్పుడిప్పుడే. అనుభవం మీద వాటిని అవగాహనం చేసుకుంటున్నారు. ఈ దశలో వివిధ పార్టీలమధ్య విభేదాలూ, ఆ పార్టీలకూ, ప్రభుత్వానికీ మధ్య భేదాభిప్రాయాలు సహజమే. కాని, దేశాభ్యుదయాన్ని కాంక్షించి మనం ఈ విభేదాలను మరచిపోవాలి," అని సోకర్నో ఉద్బోధించాడు.

పార్లమెంటుకు సోకర్నో మొన్న నియమించిన కొత్త ప్రతినిధులు ప్రేక్షకులుగ సభలో పాల్గొన్నారు. వారిని చేర్చుకోవాలా, కూడదా అన్న విషయంపై పార్లమెంటు నిర్ణయించేయాలి.

సోవియటు రాజ్యాంగంలో మార్పు

రిపబ్లిక్కులకు స్వతంత్రాధికారాలు

మాస్కో, ఫిబ్రవరి 25

సోవియటు యూనియన్‌లోని 16 రిపబ్లిక్కులకు సంపూర్ణ స్వయంనిర్ణయ హక్కు [illegible] మొన్న [illegible] ఈ 16 రిపబ్లిక్కుల తరపున విదేశాల్లో ఒకే రాయబారి వ్యవహరిస్తుండేవాడు. విదేశాంగ మంత్రి కూడా ఒక్కడే ఉండేవాడు. మొన్నటి యుద్ధానంతరం యుక్రైన్, వైట్ రష్యా రిపబ్లిక్కులకు విదేశాల్లో ప్రత్యేక రాయబారులను నియమించుకోడానికీ, స్వంత విదేశాంగ మంత్రిని నియమించుకొని, స్వంత విదేశాంగ విధానాన్ని అనుసరించడానికీ, స్వంత సైన్యాన్ని కూడా నిర్మించుకొనడానికీ అధికారం ఇవ్వబడింది.

ఈ అధికారాలు మిగిలిన 14 రిపబ్లిక్కులకు కూడా ఇస్తూ సోవియటు రాజ్యాంగంలో ఇప్పుడు మార్పులు చేయబడ్డాయి. మొన్న సోవియటు సమావేశంలో సోవియటు విదేశాంగ సహాయకార్యదర్శి విషిన్‌స్కీ ఈవేళ ఈ మార్పులను వివరించాడు.

బర్మాలో మరల సమ్మెల విజృంభణ

రంగూన్, ఫిబ్రవరి 25

ఈ వారాంతానికి రంగూన్‌లో సమ్మె తరంగం మరల విజృంభించేటట్లుకనిపిస్తూంది. క్రిందటి ఏడాది సెప్టెంబరులో తమకు ఇస్తామన్న సౌకర్యాలు ఇంతవరకు ఇవ్వకపోవడంచేత ప్రభుత్వపు గుమాస్తాలు సమ్మెకు తయారవుతున్నారు.

అందుకే మేము పని చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం పక్రమమైనదని, రాజనీతి పూరితమైనదని ఈ రెండురోజుల దర్బారులో తేలిపోయింది."

తర్వాత లార్డు టెంపుల్‌వుడ్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నాడు. సభ వాయిదా పడింది.

ఈ దర్బారులో స్పష్టంగా తేలిన అంశం భారతదేశాన్ని ఏదోవిధంగా తమ పెట్టుబడికి పోషణాధిగ మూలంగా ఉంచుకోవాలనేదే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉద్దేశం. దేశంలో విప్లవాన్ని అణచాలంటే జాతీయ నాయకుల సహకారం [illegible] [illegible] [illegible] [illegible] కన్సర్వేటివ్‌లు ఎంత విమర్శించినా తర్వాత రాజీ పడ్డారు.

పాలస్తీనాపై బ్రిటన్ అమెరికాల తగాదా

కామన్సులో బెవిన్ ప్రకటన - అమెరికా నిరసన

లండన్, ఫిబ్రవరి 26

కామన్సు సభలో ఈవేళ పాలస్తీనా సమస్యపై చర్చ జరిగింది.

బ్రిటిష్ విదేశాంగ మంత్రి బెవిన్ మాట్లాడుతూ, పాలస్తీనా సమస్య విషమించడానికి ముఖ్య కారణం అమెరికా జోక్యం కలిగించుకోవడమే అని ఖచ్చితంగా చెప్పాడు. బ్రిటన్ కృషి ఫలితంగా యూదు, అరబ్బు ప్రజల మధ్య సామరస్యం కుదిరే సూచనలు కనబడనారంభించాయట. "కాని, ఇంతలో అమెరికా జోక్యం కలిగించుకొని అంతా పాడుచేసింది. పాలస్తీనా సమస్యను ద్వేషపూరితం చేసింది. అందువల్లనే లండన్ సమావేశం భగ్నమయింది" అని బెవిన్ అమెరికా ప్రవర్తనను ఖండించాడు. ఆ విషయమై ఇంకా ఇలా అన్నాడు :

"ఆచరణయోగ్యంకాని 1939 బ్రిటిష ప్రకటనను రద్దుచేసి యూదులు పాలస్తీనాలోకి వలస రావడంగురించి మరొక విధానం నిర్ణయించడానికి బ్రిటన్ కృషిచేసింది. మొదట్లో ఈ ప్రయత్నాలు ఆశాజనకంగానే సాగాయి. ఆ సమయంలోనే, లక్షణం పాలస్తీనాలోకి లక్షమంది యూదులను పోనివ్వాలి అని అక్టోబరులో అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఒక ప్రకటన చేశాడు. దానితో యూదుల సామరస్య ప్రయత్నాలన్నిటినీ తృణీకరించారు.

"ట్రూమన్ ప్రకటనను ఆపవలసిందని నేను అప్పటి విదేశాంగ మంత్రి అయిన బైర్నను కోరాను. ట్రూమన్ చేయకపోతే రిపబ్లికన్ పార్టీ నాయకుడయినద్యూయీ ఆ ప్రకటనను తప్పక చేస్తాడు - అది సాధ్యంకాదని జవాబు వచ్చింది.

"పాలస్తీనా సమస్యను అమెరికా ఎన్నికల్లో కూడా ఉపయోగించుకున్నారు." అని బెవిన్ అమెరికాపై నేరారోపణ చేశాడు.

పాలస్తీనా సమస్య చరిత్రను వివరించి బెవిన్ ఇలా అన్నాడు :

" ఈ సమస్యను మిత్రరాజ్యసమితి ఎదుట పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిశ్చయించుకున్నప్పటికీ అంతవరకు [illegible] సర్వంలేకుండా దాని కుదుర్చుకొనే అవకాశం ఇంకా లేకపోలేదు. ఇంకా ప్రయత్నించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను." అని అన్నాడు. పాలస్తీనా సమస్యను వెంటనే భద్రతాపరిషత్తు ఎదుటపెట్టాలని అభివృద్ధి కాముకులందరూ కోరుతున్న కోరికను నిరాకరించి, పెద్దెందరు మహాసభవరకు వాయిదా వేయడంతో తన అసలు ఉద్దేశాన్ని బెవిన్ ఈ విధంగా బయటపెట్టాడు.

అమెరికా ప్రభుత్వ నిరసన

వాషింగ్టన్, ఫిబ్రవరి 26

బెవిన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా నిరసిస్తూ అమెరికా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

"స్థానిక రాజకీయాల్లో పాలస్తీనా సమస్యను ఉపయోగించుకోలేదు. పాలస్తీనా శ్రేయస్సునే అమెరికా సర్వదా కాంక్షించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం చాల విచారకరము," అని ఈ ప్రకటన తెలిపింది.

పోలీసు దురంతాలను విచారించాలి

నిజాం ఆంధ్రరాష్ట్ర మహిళాసభ తీర్మానం

హైదరాబాద్, ఫిబ్రవరి 20

14-2-1947 శుక్రవారంపగలు 10 గంటలకు పై స్థాయిసంఘ కార్యాలయమందు శ్రీ రాణి లలితాదేవిగారి అధ్యక్షతను నిజాం రాష్ట్రాంధ్ర మహిళాసభ స్థాయిసంఘ సమావేశము జరిగెను. స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రింది తీర్మానాలు చేశారు.

స్త్రీలపై దౌర్జన్యం

"మనరాష్ట్రములో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతమునందు స్త్రీలపై యిటీవల జరిగిన దారుణమైన అత్యాచారాలను, హింసా విధానమును కేవలము మనరాష్ట్రమునేగాక అఖిలభారత మహిళాలోకమునుకూడా తద్దరిల్ల జేసింది. ఈ నాగరిక యుగమునందుగూడా స్త్రీలపై ఇట్టి అమానుష కృత్యములు జరుగుట అత్యంత గర్హనీయమయినది. ప్రాచీన కాలమునుండియు భారతీయులు స్త్రీలరక్షణకయి తమ సర్వస్వమును అర్పించుచు [illegible] యును బ్రతికేదెప్పుడు ప్రభుత్వ [illegible] దురంతములను సమగ్రముగాను నిష్పక్షపాతముగాను విచారణజరిపి దోషులను శిక్షించవలెనని యీ సమావేశము [illegible] వంగా "ఇకముందు ఇట్టి దురంతములు జరుగకుండా చేసి యువ ప్రపంచమునందు మన రాష్ట్ర గౌరవమును కాపాడవలెనని ఈ స్థాయిసంఘం గాఢంగా కోరుచున్నారు.

శాసనసభలో స్త్రీ ప్రాతినిధ్యం

"మనరాష్ట్రమునందు, శాసనసభలయందు ప్రస్తుతము ప్రవేశ పెట్టబడిన సంస్కరణల ప్రకారం అసంతృప్తికరమయినను నేటి వరకున్న స్త్రీలుగూడ నియమింపబడుచు

లకు పూ అభినందనములు అర్పించుచు, విశాలమయిన మన రాష్ట్రమునకు ఈ సంఖ్య సంతృప్తికరముగా లేదనియు మొత్తం సంఖ్యలో కనీసం నాలుగోవంతు స్త్రీలు మొన్నకోరబడునట్లు చేసిననేగాని నిజమయిన అభివృద్ధి కలుగగలదని ఈసభవారు సూచించుచున్నారు.

దారం కరువు

గంపలగూడెం, ఫిబ్రవరి

తిరువూరు తాలూకా గంపలగూడెములో సుమారు 20 వరకు కుట్టు మిషనులున్నవి. లోగడ దారం కొరకు రాష్ట్ర టెక్స్‌టైల్ ఆఫీసరుగారికి, జిల్లా యారన్ కంట్రోల్ ఆఫీసరుగారికి పిటీషను పెట్టియున్నాము. తత్ఫలితంగా గత అక్టోబరు నెలలో దారము కోటా వచ్చినది. తిరిగి యింతవరకు మరల కోటాలేదు. గ్రామంలో దారం దొరుకుటలేదు. 500 గజాలు గల దారపు రీలు 1-0-0 కంట్రోలు ధర అయితే అదే బ్లాకు మార్కెట్లో 0-6-0 వరకు పెట్టి కొనవలసి వస్తుంది. అదైనా దొరకుటలేదు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో, పనులు లేక నిరుద్యోగంతో బాధపడుతుంటే, కుట్టుపై కూడ కరువు వలన దారము కరువు కూడా తోడయింది. వెంటనే ప్రభుత్వం అక్టోబరు నెలలో యిచ్చినట్లుగా ప్రతి నెల దారపు కోటా అందజేసి దారపు కొరతను తీర్చవలసినదిగా కోరుచున్నాము అని టైలర్స్ యూనియన్ సెక్రటరీ కలాదు వర్ధనంహనుమంతరావుగారు వ్రాస్తున్నారు.

వెలువడింది

రష్యా కోరేదేమిటి ?

సుప్రసిద్ధ బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త హాల్డేన్ రష్యాపై సోవియటు ప్రజలతో కలసిమెలసి కార్మికసంఘాలలో పనిచేశాడు. రష్యాపై వ్యతిరేకంగా జరుపుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించాడు. 24 ప్రశ్నలలో వార్త, ఆర్థిక, రాజకీయ, సాంఘిక జీవితాన్ని తెలుపుతూ వ్రాసిన పుస్తకం, అందరూ చదవవలసింది. వెల 0—2—0

ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwoda.

END OF ISSUE